భుజ్జి పండు తెలుగు చదువు: శ్రీ శంకర విజయం

అంతర్జాల గురుకులంలో ఒక ఎన్.ఆర్.ఐ (NRI) విద్యార్థి అక్షర ప్రయాణం

సాంప్రదాయం, అంతర్జాలం, మరియు తెలుగు భాషాభిమానాల ఒక మధుర ఘట్టం.

NotebookLM

మాతృమూర్తి సంకల్పం: ఖండాంతరాల నుండి ఈ-గురుకులానికి

NotebookLM

నవతరం శిష్యుడి స్వరూపం: బాహ్య ఆధునికత – అంతరంగ దైవత్వం



NotebookLM

మంజరీ ద్వారపాలకుడు: శ్యామలీయం గారి వడపోత

అనామకులు → రుఖాడూ చూపించి తరిమివేయుదురు!

↓

గ్రాంధికం vs గ్రామ్యం

↓

సమతుల్యత

- సమస్య: రేఫ లోపం (‘ర’ కి బదులు ‘ల’ పలుకుట)
- పరిశీలన: ‘మాత’ అనే పదాన్ని మమ్మీల కాలంలో స్వచ్ఛంగా పలికిన తీరు.
- నిర్ణయం: ఉత్సుకతకు పెద్దపీట వేసి సభా ప్రవేశం కల్పించుట.

ఈ మమ్మీల కాలంలో వీడు ‘మాత’ అని పలకటం గొప్ప విషయమే!

NotebookLM

శంకరాభరణం కొలువు: అంతర్జాలంలో అష్టదిగ్గజాలు

NotebookLM

సభా ప్రాంగణంలో తర్జనభర్జన: బాలుడికి ప్రవేశం తగునా?



పండిత నేమాని గారి సందేహం

- ముక్కుపచ్చలారని పసిబాలుడికి ఈ ప్రబంధ ప్రదేశమున పని ఏమి?
- గ్రాంధికం తెలియని చిన్నపిల్లవాడు మనతో ఎలా సంభాషించగలడు?

రాజేశ్వరీ అక్కయ్య గారి వాత్సల్యం

- రారార కన్నయ్యా, రార వరాల పంట...
- పెద్ద మనుషుల సాంగత్యంలో గంభీరంగా ఉండవలసిన తరుణంలో, మాతృ హృదయానికి ఊరట.

శంకరార్యుల మౌన సమ్మతి

NotebookLM

భాషా పరిరక్షణ సిద్ధాంతం: తటాకం వద్దు - నదిలా పారుదాం

తటాకము

వృద్ధాప్యం, పరిమితం

నది

ప్రవాహం, అభివృద్ధి

మనము తటాకం వలె ఒక్క చోటే ఉండరాదు. నదియై పారవలె. అప్పుడే ఈ కవితా లోకం అభివృద్ధి చెందును. మనతో బాటు చిన్న కాలువలు (నవతరం) రావచ్చును... అవి మనలో కలసి మహానదియై రాబోవు కాలమునకు స్ఫూర్తి నిచ్చును.

ఈ వాదనతో సభ ఏకీభవించి బాలుడికి అవకాశం ఇవ్వాలని తీర్మానించింది.

NotebookLM

దివ్య ప్రవేశం: శ్యామలీయమైన నెమలిపై బాలుడి రాక

శ్యామలీయమైన నెమలి యో
చెంగున ఎగిరి, బుజ్జి పండుని
సభా ప్రాంగణమున దించగా...

సభాస్థలి అచ్చెరువొందినది:
ఆ బాలుడి ముఖంలో
మాతృమూర్తి జ్యోతిర్మయి
మహత్వం ప్రస్ఫటిస్తోంది.

షణ్ముఖుని ప్రవేశంగా
పండితులు భావించారు.

అందమగు బ్లాగు నిలిపిలి యందలి ష్లదయముల నిలిచి యానందము పెంపొంచిన గులువు గాలికి నమస్సలు కవివల, జేజే

NotebookLM

పరీక్షా ఘట్టం: శంకరార్యుల వారి సమస్యా పూరణ విధానం

ఏదైనా సమస్యా పూరణము ద్వారానే కదా పరిష్కారము? తన మాత గురించి చెప్పమని ఒక ప్రశ్న వేసెదము.
వాడు చెప్పు జవాబు బట్టి సభా ప్రవేశము ఇచ్చుటయో లేక తిప్పి పంపుటయో నిర్ణయిద్దాము.

పరీక్షకుడు	అస్త్రం	సమాధానం

NotebookLM

మొదటి పరీక్ష: జ్ఞాన సాధనం పుస్తకమా, మస్తకమా?

జ్ఞాన పుస్తకం

VS

శర్కరీ

పండిత నేమాని వారు: బాలకా, నీవు నేర్చుకొనుటకు వచ్చినావు.
కానీ ఎటువంటి వ్రాత పుస్తకములు లేకుండా వచ్చినావే?

బుజ్జి పండు: అయ్యా పండిత నేమానీ గురువా!
హస్తభూషణముగ అంకోపరుడగా, పుస్తకం బదేల హస్తమందు?

పుస్తకం అవసరం లేదు, చేతిలో మా మాత నొసంగిన శర్కరీ (జ్ఞాన తీపి) ఉంది,
నా మస్తకమే పుస్తకం అని తడుముకోకుండా ఇచ్చిన చమత్కార సమాధానం.

NotebookLM

రెండవ పరీక్ష: మాతృభక్తికి హనుమత్ స్మరణ

గోలీ వారు: నీ ఇచ్చుకని మెచ్చితిమి.
కానీ, నీ మాత గురించి నీకు తెలిసిన
ఒక పద్యము చెప్పుము

మూల శ్లోకం:
అజాడ్యం వాక్ పటుత్వం చ
హనూమత్ స్మరణాత్ భవేత్

బుజ్జి పండు అన్వయం:
నడవడిలు నేర్పెను, నడతను నేర్పెను...
బుడి బుడి నడకల బుజ్జి పండు బుద్ధుడే అవుగాక!
అని మా మాత నాకు అన్నియు నేర్పెను.

గోలి వారికి ఆ బుడ్డతడు
హనుమంతుడు కన్న రాముడే అయ్యాడు.

NotebookLM

మూడవ పరీక్ష: పుస్తకం కన్నా గురువు గొప్పా?

చింతా వారు: అమెరికా దేశములో ఎన్నో పుస్తకములు ఉన్నవి కదా? ఇలా శంకరాభరణం కొలువులో అంతర్జాల వాసం అవసరమా?

A

B

అంతర్జాల గురువులు

బుజ్జి పండు: చింతావారు! మీ వంటి గురువుల మస్తకమును మించనే పుస్తకమ్ము!

క్షణమాత్రంలో బాలుడు చెప్పిన ఈ సమాధానం శంకరాభరణం సదస్సు ఘంటాపథంగా ఘోషించిన మూల సిద్ధాంతం. గురువు ప్రత్యక్ష జ్ఞానం ఏ పుస్తకానికీ సాటి రాదు.

NotebookLM



అష్టదిగ్గజాల ఆమోద ముద్ర: దీవెనల వసంతం
పండిత నేమాని:
వాగ్దేవి సంపూర్ణ అనుగ్రహం,
పూర్వ జన్మల సంస్కారం
కలిగిన వాడు.
సుబ్బారావు గారు:
దైవమున్నదె
సుతునకు తల్లి కంటె?
చింతా వారు:
నిరతము వృద్ధి చెందుచును
నీ కృషి యిచ్చును
సత్ఫలమ్ములన్.
రాజేశ్వరీ అక్కయ్య:
ఈ బుజ్జి పండు
ఎదుగవలె
జగద్గురు వనంగ.
శంకరార్యుల తీర్పు: శతమానం భవతి బుజ్జి పండు!
మనము జీవనదులమై భూమండలమున తెలుగు వ్యాప్తి చేద్దాం.
NotebookLM

సంపూర్ణ విజయం: రేఫ లోప నిర్మూలన

మలీ మలీ, పేలండీ, శర్కలీ

గురువుల
ఆశీర్వచనం



మరీ మరీ, పేరు అండీ, శర్కరీ

ఇందరి గురువుల ఆశీర్వచనములతో బుజ్జి పండు
రేఫ లోపమూ మటుమాయమై పోయినది.

శ్రీ పతి వారి సంఘ సూక్తం తో కొలువు ముగింపు:
సమానో మంత్రః సమితిహ సమాని... (అందరి మనస్సలు ఏకమయ్యాయి).

NotebookLM

ముగింపు మరియు ముందస్తు హెచ్చరిక: ఫ్రాంక్‌ఫర్ట్ లో అనూహ్య మలుపు

తెలుగు పరిపూర్ణంగా నేర్చుకుని,
బుజ్జి పండు అమెరికా తిరుగు
ప్రయాణమయ్యాడు.

జర్మనీ లోని ఫ్రాంక్‌ఫర్ట్
విమానాశ్రయంలో లే-ఓవర్ (Layover).

బాలుడు కునుకు తీస్తుండగా
అనూహ్యంగా కిడ్నాప్ (Kidnap)!

సూత్రధారి ఎవరు?
జర్మనీ వాసి అయిన **మధురవాణి** గారు
ఈ కిడ్నాప్ ఎందుకు చేసారు?



తదుపరి అంకము:
బుజ్జి పండు తెలుగు చదువు - భామా విజయం కై వేచి చూడండి...

NotebookLM